క్లుప్తంగా

ఇసుక ట్రాక్టర్, జేసీబీ పట్టివేత

మద్దిపాడు: మండలంలోని వెల్లంపల్లి సమీపంలో శుక్రవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్, జేసీబీని ఎస్ఈబీ ఎస్సై నగేష్ పట్టుకుని సీజ్ చేశారు. వాటిని మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సమతానగర్ సచివాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్

ఒంగోలు: స్థానిక సమతానగర్ సచివాలయాన్ని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వసూలు కావాల్సిన ఇంటి పన్ను, పేరుకుపోయిన బకాయిలు తదితరాలను పరిశీలించారు. ఇంకా రూ.9.50 లక్షలు వసూలు కావాల్సి ఉన్న దృష్ట్యా వేగవంతంగా పన్ను వసూలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఇంటిపన్ను, ఖాళీ స్థలాల బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క గృహ యజమాని సద్వినియోగం చేసుకునేలా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు.

నేడు సామూహిక సత్యన్నారాయణస్వామి వ్రతాలు

ఒంగోలు: స్థానిక కేశవస్వామిపేటలో గల శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో ఉప ఆలయంగా ఉన్న శ్రీసత్యన్నారాయణస్వామి దేవస్థానంలో శనివారం సామూహిక సత్యన్నారాయణస్వామి వ్రత కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ఈదుపల్లి గురునాథం, ఈవో రజని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, భక్తులు పాల్గొని జయప్రదం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

అంగన్‌వాడీ సెంటర్‌కు వంటపాత్రల అందజేత



సామగ్రి అందజేస్తున్న దాత

నాగులుప్పలపాడు: అమ్మమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం చిన్నారుల శ్రేయస్సు కోసం అంగన్‌వాడీ కేంద్రానికి వంటపాత్రలు, ప్లేట్లు, గ్లాసులు అందజేయడం చాలా సంతోషంగా ఉందని దాత బండి లక్ష్మణరావు అన్నారు. ఉప్పుగుండూరులోని 6వ నంబరు అంగన్‌వాడీ కేంద్రంలో గుద్దంటి లక్ష్మయ్య, శేషమ్మల జ్ఞాపకార్థం మనుమడు బండి లక్ష్మణరావు, శ్రీనివాసరావులు సూపర్‌వైజర్ కొల్లా శ్రీదేవి, అంగన్‌వాడీ కార్యకర్త కొప్పోలు వెంకటరమణలకు వాటిని అందజేశారు.

బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

మార్టూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని చిమ్మిరిబండ గ్రామం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన పీ స్తుతిరాజు, సీహెచ్ సరోజినిబాబులు ద్విచక్రవాహనంపై సమీపంలోని ఎన్ఎస్‌పీ కెనాల్ వైపు బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి ఇద్దరు మార్జిన్‌లో పడి పోయారు. 108 సిబ్బంది ఇరువురిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆటల పోటీలు శుభపరిణామం

- నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు



వాలీబాల్ మ్యాచ్‌లో తలపడుతున్న కరవది-ఒంగోలు పేస్ కాలేజ్ జట్లు



ఒంగోలు: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. బాలినేని వెంకటేశ్వరరెడ్డి, రమాదేవి చారిటబుల్ ట్రస్టు సహకారంతో ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు క్లబ్ ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సోమినేని సురేష్‌బాబు మాట్లాడుతూ వాలీబాల్ పోటీలకు పది టీములు హాజరయ్యాయని, శనివారం ఇదే గ్రౌండులో కబడ్డీ పోటీలు, మినీ స్టేడియంలో షటిల్ డబుల్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ఎస్పీ రాజశిఖామణి మాట్లాడుతూ క్రీడలపై సమాజంలో మార్పు తీసుకురావాలని, అందుకు ప్రోత్సాహం ముఖ్యమని అన్నారు. ఒక్కో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న లయన్స్ సభ్యులను అభినందించారు. లయన్స్ పాస్ట్ ప్రెసిడెంట్ వీవీ రమణ, పువ్వాడ రాజేష్, డాక్టర్ బట్టు బాలాజీ, ఆత్మకూరు బ్రహ్మయ్య, కార్పొరేటర్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.

సౌత్ జోన్ వాలీబాల్ పోటీల్లో పేస్ విద్యార్థి సత్తా



సురేష్‌ను అభినందిస్తున్న మద్దిశెట్టి శ్రీధర్

ఒంగోలు: స్థానిక పేస్ పాలిటెక్నిక్ కాలేజీలో ట్రిపుల్‌ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.సురేష్ సౌత్‌జోన్ వాలీబాల్ పోటీల్లో రాణించి కాలేజీకి ఖ్యాతి తీసుకొచ్చారని కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో సురేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో రాణించడమే కాకుండా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సౌత్ జోన్ పోటీల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడని, తద్వారా ద్వితీయస్థానంలో నిలిచాడని పేర్కొంటూ సురేష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సదావకాశం

ఒంగోలు: ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 60,898 అసెస్‌మెంట్లకు గానూ రూ.55.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఈ నెల 17 నాటికి రూ.23.71 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా 24,392 అసెస్‌మెంట్లకు సంబంధించి రూ.31.64 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీలోగా ఏకమొత్తంగా బకాయిలు చెల్లించినవారికి వడ్డీ మాఫీ జరుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు అయినప్పటికీ.. నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్ను చెల్లించవచ్చని, అదే విధంగా నెట్‌బ్యాంకింగ్, ఆన్‌లైన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా, నగరపాలక సంస్థ పేరున చెక్కు/డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చని కమిషనర్ వివరించారు.

దరఖాస్తుల ఆహ్వానం

కనిగిరి రూరల్: స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఘన, వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన మహిళల నుంచి ఉమెన్ ఐకాన్ లీడింగ్ స్వచ్ఛత అవార్డు ఎంపికకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని కమిషనర్ డీవీఎస్ నారాయణరావు శుక్రవారం తెలిపారు. వ్యర్థాల శుద్ధీకరణ, చెత్త సేకరణ, చెత్తతో కళాకృతుల తయారీ తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విభాగాల్లో కృషి చేస్తున్న మహిళలు ఈ అవార్డులకు అర్హులని కమిషనర్ వివరించారు. ఈనెల 23 లోగా తమ దరఖాస్తులను మున్సిపల్ ఆఫీసుకు అందించాలన్నారు. ఎంపికైన వారికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇన్‌చార్జి శానటరీ ఇన్‌స్పెక్టర్ చెన్నకేశవులు (7893114370)ను సంప్రదించాలన్నారు.

అకాల వర్షంతో తీవ్ర నష్టం



గోపాలపురంవద్ద ఇటుకల కిందకు చేరిన నీరు

పామూరు: మండలంలో రెండు రోజుల్లో కురిసిన వర్షం గోపాలపురం, మోట్రావులపాడు, ఇనిమెర్ల గ్రామాల్లో ఇటుకబట్టీ నిర్వాహకులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షం అకస్మాత్తుగా గురువారం రాత్రి, శుక్రవారం సాయంత్రం కురవడంతో బట్టీల వద్ద తయారీలో ఉన్న పచ్చి ఇటుకల కిందకు నీరుచేరి పెద్ద సంఖ్యలో కరిగిపోయి బట్టీ నిర్వాహకులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణశాఖ హెచ్చరికలతో ఇటుకలకు పైన కవర్లను కప్పినా నీరు కిందివైపున పచ్చి ఇటుకల కిందకుపోవడంతో నష్టం వాటిల్లినట్లు బట్టీల యజమానులు సత్యంరెడ్డి, బాస్కర్ పలువురు తెలిపారు.

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలి



కారుమంచిలో శనగ పంటను పరిశీలిస్తున్న ఏఓ స్వర్ణలత

టంగుటూరు: అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏఓ స్వర్ణలత సూచించారు. మండలంలోని సూరారెడ్డిపాలెం, కారుమంచి రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఏఓ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితిని గమనించి రెండు లేదా మూడు రోజుల తర్వాత వరి కోత కోయాలని రైతులకు సూచించారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే పక్వానికి వచ్చిన శనగలో గింజలు రంగు మారి ముదురు కాయలు మొలక వచ్చే ప్రమాదం ఉందని, ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదన్నారు. మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైందని ఏఓ తెలిపారు.

శనగలను కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోండి



అంకేపల్లిలో మాట్లాడుతున్న ఎంపీడీఓ సుదీప



కొండపిలో రైతులతో మాట్లాడుతున్న ఏఓ రాము

కొండపి: శనగలను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు ఏఓ వి.రాము సూచించారు. కొండపి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని సభ్యులతో కలిసి ఏఓ ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటా ఎర్ర శనగలకు రూ.5,530 మద్దతు ధర ఇస్తోందని పేర్కొన్నారు. నాబార్డు డీడీఎం వెంకటరమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను, నాబార్డు నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆర్.కోటరాజు, బొక్కిసం సుబ్బారావు, పీడీసీసీ బ్యాంకు మేనేజర్ మధుసూదనరావు, సీఈఓ ఎస్.పవన్‌కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంకట నారాయణ, సొసైటీ, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మర్రిపూడి: ఈ క్రాప్‌లో నమోదు చేయించుకున్న శనగ రైతులు ఆర్బీకేలో ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎంపీడీఓ ఎస్.సుదీప సూచించారు. మండలంలోని అంకేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రబీ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సీహెచ్ వెంకటేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి

- ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి



కరవదిలో భూమి పూజలో పాల్గొన్న అధికారులు

ఒంగోలు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ నిర్మిస్తున్న గృహాలను వేగంగా పూర్తిచేయాలని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. మండలంలోని గుండాయపాలెం గ్రామంలో జగనన్న లే అవుట్‌లో నిర్మిస్తున్న గృహాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈలోగా గృహ నిర్మాణాలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందులున్న ఎదుర్కొని గుండాయపాలెంలో లే అవుట్ ఏర్పాటు చేసి విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి సౌకర్యాలను లక్షలాది రూపాయలతో కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ నారాయణరెడ్డి, హౌసింగ్ ఏఈ పృథ్వీ, కార్యదర్శి ఆశీర్వాదం, సర్పంచ్ రేవు సౌజన్య, వైఎస్సార్ సీపీ నాయకులు పేతురు, బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కరవదిలోని లే అవుట్లో భూమి పూజ అనంతరం నూతనంగా గృహాలు నిర్మించుకునేందుకు ఆధునిక టెక్నాలజీతో పిల్లర్లు వేసే గుంతలను తీసే కార్యక్రమంలో ఎంపీడీవో, హౌసింగ్ డీఈ, హౌసింగ్ ఏఈ, కార్యదర్శి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన ఎంపీపీ



సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న ఎంపీపీ మల్లికార్జునరెడ్డి

ఒంగోలు రూరల్: మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం, మండల ప్రాథమిక పాఠశాలను ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరస్వతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ నల్లమోతు సౌజన్య, మాజీ వైస్ ఎంపీపీ నల్లమోతు రాఘవరావు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చప్పిడి సోమశేఖర్, కార్యదర్శి రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రామ్‌గోపాల్‌వర్మపై కేసు నమోదు చేయాలి



నిరసన తెలియజేస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

ఒంగోలు: రామ్‌గోపాల్‌వర్మ మహిళలు, విద్యార్థుల పట్ల మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని, ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వీఐపీ రోడ్డు కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు హాజరైన రామ్‌గోపాల్‌వర్మ విద్యార్థులను తిని, తాగి ఎంజాయ్ చేయమని, కష్టపడి చదవకుండా తిరగాలని, మహిళలపట్ల మరింత జుగుప్సాకరంగా, అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దారుణంగా ప్రసంగించిన రామ్‌గోపాల్‌వర్మను కీర్తించిన వైస్ చాన్సలర్ రాజశేఖర్‌ను భర్తరఫ్ చేయాలని, లేకుంటే విద్యార్థి యువజన, మహిళ, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్‌డబ్ల్యూపీసీలను ఉపయోగంలోకి తీసుకురావాలి



కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్న మండల ప్రత్యేక అధికారి అర్చన

గుండమాల (కొత్తపట్నం): గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ఎస్‌డబ్ల్యూపీసీలు ఉపయోగంలోకి తీసుకురావాలని మండల ప్రత్యేక అధికారి అర్చన అన్నారు. శుక్రవారం కె.పల్లెపాలెం పంచాయతీలోని ఎస్‌డబ్ల్యూపీసీని తనిఖీ చేశారు. ఎస్‌డబ్ల్యూపీసీ ఆవరణలో కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రలతో అర్చన మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు డస్ట్ బిన్లు ఇవ్వడం జరిగిందని, అందులో తడి, పొడి చెత్త వేయడం జరుగుతుందని, వాటిని క్లాప్ మిత్రలు ఇంటి నుంచే తడి, పొడి చెత్తలను వేరువేరుగా కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వాటితో వర్మీకంపోస్టు తయారు చేసి రైతులకు విక్రయించాలని వివరించారు. ఎస్‌డబ్ల్యూపీసీలో ఉన్న మిషనరీ తుప్పుపట్టకుండా ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.సుజాత, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్, సర్పంచ్ విశ్వనాథపల్లి ఆనందరావు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.

దంతాల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ దంత వైద్యురాలు రమ్య

చీమకుర్తి: చీమకుర్తి ప్రభుత్వాస్పత్రికి చెందిన దంత వైద్యురాలు జీ రమ్య ఆధ్వర్యంలో శుక్రవారం చీమకుర్తి పట్టణంలోని రామ్‌నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, బధిరుల పాఠశాలలోని విద్యార్థులకు దంతాలను శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించారు. ఈ నెల 20వ తేదీ ప్రపంచ నోటి ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, బ్రష్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. చాక్‌లెట్లు, కూల్ డ్రింక్స్ వంటి పదార్థాలు తీసుకోవడం తగ్గించాలన్నారు. దంతక్షయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చీమకుర్తి ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సిరులు కురిపిస్తోన్న రాగి



విరగ పండిన రాగి పంట

హనుమంతునిపాడు: రాగి పంట సిరులు కురిపిస్తోంది. మండలంలోని బోరు బావుల కింద వరిపంట సాగు చేసిన మాగాణి భూముల్లో ప్రస్తుతం రాగి పంట సాగు చేశారు. రాగులకు మంచి గిరాకీ ఉంది. గతంలో బావుల కింద ప్రతి గ్రామంలో రాగి, సజ్జ, కొర్రలను పండించేవారు. వర్షాధారంగా ఆరికలు, సామలు, వరిగలు సాగు చేసేవారు. అనంతరం చెరువులు, వ్యవసాయ బావులో నీరు తగ్గడంతో ఈ పంట క్రమేణీ తగ్గుతూ వచ్చింది. గతంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరూ రాగి సంగటి, ఆరిక, కొర్ర, వరిగ, సజ్జ, జొన్న అన్నం ఎక్కువగా తినేవారు. అనంతరం వాటిని తినటం తగ్గుతూ వచ్చింది. వరి పంటను సాగు చేయటం మొదలు పెట్టిన తరువాత చిరు ధాన్య పంటలు సాగు తగ్గింది. ప్రస్తుతం మళ్లీ చిరుధాన్యాలకు మంచి రోజులు వచ్చాయి. గ్రామాల్లో మధ్యాహ్నం పూట రాగి సంగటి వాడుతున్నారు. షుగర్ వ్యాధి గ్రమస్తులు ఇష్టంగా తింటున్నారు. పట్టణాలల్లో కూడా సంగటి హోటళ్లు వెలశాయి. దీంతో రాగి ధాన్యానికి మంచి గిరాకీ వచ్చింది. గ్రామాల్లో చెరువుల, కింద, బోరు బావులు కింద వరి మాగాణి భూములో వరి కోత కోసిన తరువాత రాగి పంటను సాగు చేసి పండిస్తున్నారు. రైతు వద్దనే కిలో రాగులు రూ. 40 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు రాబట్టుతున్నారు. హాజీపురం, దొడ్డిచింతల, కొత్త సీతారాంపురం గ్రామాల్లో చెవరు కింద, బోరు బావుల కింద సాగు చేసిన రాగి పంట సిరులు కురిపిస్తోంది. రాగి గడ్డి పశువులకు బలమైన మేత కావడంతో దానికి కూడా గిరాకీ పెరిగింది.

ఏపీఎం తీరుపై వీఓఏల నిరసన



నిరసన వ్యక్తం చేస్తున్న వీఓఏలు

మర్రిపూడి: స్థానిక ఏపీఎం బాబురావు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కేపీ కార్యాలయం వద్ద మండలంలోని వీఓఏలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సమీక్ష సమయంలో మహిళలు అని కూడా చూడకుండా ఏపీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి గౌరవ వేతనం తీసుకోకుండా బ్యాంక్ పనులు సైతం చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ పరంగా సభ్యులకు ఏ పని జరగాలన్నా సీసీ నగదు డిమాండ్ చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఏపీఎం తీరుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఎస్.సుదీపకు వినతి పత్రం అందజేశారు.

నేడు శ్రీయోగానంద స్వామి ఆలయ మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన

సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయానికి తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్లు నిర్వహించనున్నట్లు ఈఓ పి.కృష్ణవేణి తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

పేదలకు అన్నదానం



అన్నదానం చేస్తున్న తహసీల్దార్

చీమకుర్తి: శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చీమకుర్తిలో దాదాపు 200 మంది యాచకులకు అన్నదానం చేశారు. తహసీల్దార్ పీ మధుసూదన్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోడ్ల మీద అన్నం లేక ఇబ్బంది పడుతున్న యాచకులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తహసీల్దార్ తెలిపారు. తహసీల్దార్ కుటుంబ సభ్యులతో పాటు శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రోడ్డుపై తెగిపడిన తీగ



రోడ్డుపై తెగి పడిన 11 కేవీ విద్యుత్ తీగ

వేటపాలెం: స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో జెడ్పీ బాలికోన్నత పాఠశాల ముందు అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ తీగ శుక్రవారం తెగి రోడ్డుపై పడింది. హైస్కూల్ ప్రధాన గేటు ముందు రోడ్డుపైనే వైరు తెగి పడింది. అప్పటివరకు అక్కడే ఉన్న విద్యార్థులు తీగ కిందపడిన సమయంలో వస్తున్న మంటలతో అప్రమత్తమై ప్రమాదాన్ని గ్రహించి పక్కకు పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించారు.